అధికారంలోకి రాగానే తల్లికి వందనం ఇస్తామన్నారు



నాకు ఇద్దరు పిల్లలు. తల్లికి వందనం పథకంలో భాగంగా మా కుటుంబానికి రూ.30 వేలు ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాన్ని అమలు చేస్తామని ఒక వైపు చంద్రబాబుతో పాటుగా బీజేపీ, జనసేన నాయకులు ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇప్పుడు తల్లికి వందనం పథకం అమలు గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు.

-సి.సుభాషిణి, మొగల్రాజపురం

కాలయాపన చేయడం సరికాదు..



18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ప్రతి నెలా ఇస్తామని చంద్రబాబు ప్రతి మీటింగ్‌లోనూ చెప్పాడు. కరపత్రాలు కూడా పంచారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, లెక్కలు తీయాలంటూ కాలయాపన చేయడం సరి కాదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఇప్పటికే వంద రోజులు అయింది. హామీ మేరకు నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాల్సిందే. మేమంతా ఎదురుచూస్తున్నాం.

-పి.శాంతకుమారి, మొగల్రాజపురం

హామీ ఇచ్చిన పథకాలు అందించాలి



చేతినిండా పనులు లేవు. జరుగుబాటు అంతంత మాత్రంగానే ఉంది. ఏమి చేయాలో దిక్కు తోచడంలేదు. నా కుటుంబంలో ఐదుగురం ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అవుతుంది. ఇంతవరకు ఏ ఒక్క హామీ అమలుచేలేదు. తక్షణమే పథకాలు మంజూరు చేయాలి. నిరుద్యోగులకు భృతి ఇవ్వాలి. అందరికీ పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. హామీ ఇచ్చిన పథకాలు వెంటనే అమలుచేయాలి.

-ఎస్‌కే సైదా విజయవాడ

ఇవ్వకపోతే తిరుగుబాటే



తాము అధికారంలోకి వస్తే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఏటా రూ.18వేలు ఇస్తామని వాగ్దానం చేసిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చి వంద రోజులు అయినప్పటికీ ఆచరణలో పెట్టలేదు. పథకాలపై స్పష్టమైన విధివిధానాలు ప్రకటించలేదు. ప్రతి మహిళకు హామీ మేరకు రూ.1500 ఇవ్వాల్సిందే. ఎప్పటి నుంచి ఇస్తారో, ఏ విధంగా నమోదు చేసుకోవాలో కూటమి ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి.

-కె.సరోజ, విజయవాడ

అర్హులందరికీ తక్షణమే పథకాలు అందించాలి



అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తామని ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. సీఎంగా చంద్రబాబు అధికారం చేపట్టి వంద రోజులు అవుతుంది. నిరుద్యోగ భృతిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం నాలుగేళ్ల తాత్సార్యం చేసి ఆఖరి సంవత్సరంలో కొంతమందికే నిరుద్యోగ భృతి ఇచ్చింది. ఆలస్యం చేయకుండా వచ్చే నెల నుంచే అర్హులందరికీ పథకం అమలు చేయాలి.


- పుప్పాల కృష్ణ, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు

స్కూల్ ఫీజులు కట్టలేం



ప్రస్తుతం ప్రభుత్వం మాటలకే పరిమితం అయింది. చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. పాఠశాలలు తెరిచి మూడు నెలలు దాటింది. ఇంత వరకు తల్లికి వందనం వేయలేదు. నాకు నమ్మకం రావడంలేదు. నాకు మనమడు.. మరొక మనుమరాలు ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏడాది అమ్మ ఒడి పడింది. వీరిద్దరూ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. ఇటీవలే ఫీజు రూ.17 వేలు స్కూల్‌కు కట్టాం. తల్లికి వందనం కింద డబ్బులు ఇవ్వకపోతే స్కూల్ ఫీజులు కట్టలేం. తక్షణమే మంజూరు చేయాలి.

-జె.సీతారావమ్మ, 14 డివిజన్, విజయవాడ



బాబు ష్యూరిటీ.. దగా గ్యారెంటీ

- తల్లికి వందనం ఈ ఏడాది లేదని మంత్రి లోకేష్ వెల్లడి
- శ్వేతప్రతాలతో మోసగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రజల ఆందోళన
- అందుకు చంద్రబాబు మాటలే నిదర్శనంగా నిలిచిన వైనం

ఎన్నికలకు ముందు బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ, సూపర్‌సిక్స్‌తో పూర్ టు రిచ్ అంటూ చంద్రబాబు, కూటమి నేతలు ప్రచారం హోరెత్తించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఏరుదాటాక తెప్ప తగలెట్టినట్లుగా మాట్లాడటం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాలన్నీ అమలు చేస్తామన్న నేతలు ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదంటున్నారు. తక్షణమే ప్రజలకిచ్చిన సూపర్‌సిక్స్ హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి పథకాన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసి మాట తప్పని నాయకుడిగా పేరు తెచ్చుకున్నట్లు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతున్నా సంక్షేమం ఊసెత్తడం లేదంటున్నారు.

-లబ్బీపేట(విజయవాడతూర్పు)

హామీలన్నీ వెంటనే అమలు చేయాలని ప్రజల డిమాండ్

జాప్యం లేకుండా అమలుచేయాలి



టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. ఉద్యోగ ప్రయత్నాలకు నా చేతి ఖర్చుల నిమిత్తమై ఆ నగదు అక్కరకు వస్తాయి. ఈ పథకం నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరం. ఈ పథకంలో ఎటువంటి జాప్యం లేకుండా అమలుచేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలి.

-సీహెచ్ గణేష్, నిరుద్యోగి, గుణదల




ప్రతి మహిళకు నెలకు రూ.1,500

నియోజకవర్గంలో వయస్సు 18 ఏళ్లు నిండిన వారు : 1.40 లక్షలు

వారికి ప్రతినెలా 1500 చొప్పున చెల్లించాల్సిన మొత్తం : రూ. 21 కోట్లు

ఏడాదికి చెల్లించాల్సిన మొత్తం : రూ. 252 కోట్లు



యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి

నియోజకవర్గంలో ఉన్న కుటుంబాలు: 94,038

అర్హులైన నిరుద్యోగులు : 70 వేలు

ప్రతి ఒక్కరికీ నెలకు రూ. 3 వేలు భృతి ప్రకటన

ఆ లెక్కన నెలకు చెల్లించాల్సిన మొత్తం : రూ. 21 కోట్లు



టీడీపీ పాలనలో ఒక్కో ఏడాదికి తల్లికి అందాల్సిన సాయం

ఈ పథకానికి అర్హులైన పిల్లలు : 40 వేలు

ప్రతి చిన్నారికి ఏడాదికి రూ. 15,000 తల్లి ఖాతాలో వేయాల్సి ఉంది.

ఇలా ఏడాదికి కేటాయించాల్సిన మొత్తం : రూ. 60 కోట్లు

క్లుప్తంగా

నూతన టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి

లబ్బీపేట(విజయవాడతూర్పు): విద్యార్థులు సిలబస్‌తో పాటు నూతన టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలని సాఫ్ట్ సొల్యూషన్స్ హెచ్‌ఆర్ పి.జాషువా అన్నారు. నలంద డిగ్రీ కళాశాలలో బుధవారం సర్క్యూట్ డిజైన్ అండ్ ఐఓటీ అప్లికేషన్స్‌పై వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సదస్సులో జాషువా మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐఓటీ కోర్సు చేసిన వారికి మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రాక్టికల్‌గా పలు అంశాలపై అవగాహన కలిగించారు. సదస్సులో బీఎస్సీ, బీసీఏ రెండవ ఏడాది విద్యార్థులు వంద మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం.అనురాధ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐఓటీ హెచ్‌ఓడీ కె.రామ్‌కుమార్, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన



ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలోని ధర్మపథంపై బుధవారం సింగరాయకొండకు చెందిన నర్తన కళా నిలయానికి చెందిన పలువురు చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అందరినీ అలరించింది. ధర్మపథం వేదికపై చిన్నారులు పలు కీర్తనలకు చక్కటి హావభావాలతో నృత్యాన్ని ప్రదర్శించగా, అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు నృత్య ప్రదర్శనను ఆద్యంతం ఎంతో ఆసక్తితో వీక్షించారు. అనంతరం శిష్యబృందానికి అమ్మవారి దర్శనం కల్పించి ప్రసాదాలను అందచేశారు.

ఐలా బలోపేతం ద్వారానే పరిశ్రమల మనుగడ



ఆటోనగర్(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని ఐలాలను బలోపేతం చేయడం ద్వారానే పరిశ్రమల మనుగడ సాధ్యం అవుతుందని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి.కృష్ణయ్య అన్నారు. ఐలా మాజీ పాలక వర్గ సభ్యులు పలువురు మంగళవారం ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడారు. అనంతరం వారు కృష్ణయ్యను పూలమాలతో సత్కరించారు. కృష్ణయ్యను కలిసిన వారిలో ఐలా మాజీ చైర్మన్ సుంకర దుర్గా ప్రసాద్, కార్యదర్శి అన్నే శివనాగేశ్వరరావు, కలాం బ్యాటరీ వర్క్స్ అధినేత డాక్టర్ అబ్దుల్ కలాం, కత్తిక శివనాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

ప్రజలకు మంచి చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు

- యథారాజా, తథా ప్రజా అన్నట్లుగా కూటమి ప్రభుత్వ పాలన
- ప్రతి బాధిత కుటుంబానికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలి
- వైఎస్సార్ సీపీ తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాష్
- రామలింగేశ్వరనగర్ ప్రాంతంలో నిత్యావసరాలు పంపిణీ



రామలింగేశ్వరనగర్‌లో నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న దేవినేని అవినాష్, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తదితరులు

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన అధికారులకు, కూటమి ప్రభుత్వానికి లేదని వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన అంతా యథా రాజా, తథా ప్రజా అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఇటీవల వచ్చిన కృష్ణానది వరదలతో ముంపునకు గురైన 15వ డివిజన్ రామలింగేశ్వరనగర్ ప్రాంతంలో బుధవారం వైఎస్సార్‌సీపీ తరఫున దేవినేని అవినాష్ నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతమైన 15వ డివిజన్‌లో గతంలో నీట మునిగినప్పుడు మోటార్ల ద్వారా నీరు తోడివేసే పక్రియ చేపట్టేవాళ్లమన్నారు. ఇప్పుడు సమస్యలు చెపుతున్నా అధికారులు సైతం నిర్లక్ష్యధోరణి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. మీడియాలో పబ్లిసిటీనే లక్ష్యంగా టీడీపీ నేతలు పనిచేస్తున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే అయితే సోషల్ మీడియాలో తప్ప ప్రజల మధ్యకు రారన్నారు. ఈ వరదలతో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారిందని, ప్రతి కుటుంబంలో రూ.లక్షల్లో నష్టం జరిగితే రూ.10 వేలు ఇచ్చి చేతులు దులుపుకొనే పక్రియ చేస్తున్నారని ఆరోపించారు. జరిగిన నష్టంతో పాటు ప్రతి కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు. గెలుపోటములతో నిమిత్తం లేకుండా వైఎస్సార్‌సీపీ ప్రజలకు ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. అందులో భాగంగానే నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో తమ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వరద ప్రాంతంలో పర్యటించిన దేవినేని అవినాష్‌కు పలువురు మహిళలు తమ సమస్యలు ఏకరవు పెట్టారు.

తమ సమస్యలు పట్టించుకునే వారు లేరని, ప్రభుత్వ పథకాలు అందడం లేదని, ఎవరికి చెప్పాలో కూడా తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైఎస్సార్ సీపీ నాయకుడు ఆళ్ల చెల్లారావు తదితరులు పాల్గొన్నారు.

నగరంలో అనధికార హోర్డింగ్స్ తొలగింపు



పటమట(విజయవాడతూర్పు): నగర పాలక సంస్థ అనుమతులు లేకుండా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే బోర్డులు, హోర్డింగ్స్ తొలగింపుపై మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. బుధవారం రాత్రి సర్కిల్-3 పరిధిలోని పటమట, గురునానక్ నగర్‌లోని రోడ్ల పైన, భవనాలపైన వేసిన హోర్డింగ్‌లు వీఎంసీ అనుమతి ఉన్నప్పటికీ బకాయిలు ఉన్న వాటిని తొలగించారు. ఈ డ్రైవ్‌లో నగర వ్యాప్తంగా మూడు సర్కిళ్ల పరిధిలో సుమారు 500 పైన తొలగింపు చేయనున్నామని పట్టణ ప్రణాళిక విభాగం ప్రధాన అధికారి జీవీజీఎస్వీ ప్రసాద్ తెలిపారు. డీసీపీ జుబెన్, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ బేగ్, సిబ్బంది పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్, 20వ డివిజన్ కార్పొరేటర్ అడపా శేషు అన్నారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం కృష్ణలంకలోని ఏపీఎస్ఆర్ఎంసీ హైస్కూల్ ఆవరణంలో విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భావితరాల మనుగడకు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.



మొక్కలు నాటుతున్న 20వ డివిజన్ కార్పొరేటర్ అడపా శేషు


పారిశుద్ధ్య కార్మికులకు నెల వేతనం బోనస్ ఇవ్వాలి

పటమట(విజయవాడతూర్పు): వరదలో విధులు నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులకు నెల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆసుల రంగనాయకులు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల ఒకటో తేదీన వచ్చిన తుపానుకు రాష్ట్రంలో అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు వరదలకు మునిగిపోయాయని, దీనికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లు పంచాయతీలలో పని చేస్తున్న మున్సిపల్ కార్మికులతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి రాత్రి పది గంటల వరకు రేయింబవళ్లు పనులు చేయించారన్నారు. వరదల్లో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులందరికీ ఒక నెల జీతం బోనస్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

22న బాల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక

విజయవాడస్పోర్ట్స్: బాల్ బ్యాడ్మింటన్ జూనియర్ బాల,బాలికల ఉమ్మడి కృష్ణాజిల్లా జట్లను ఈ నెల 22న నూజివీడులోని ఎంఆర్ అప్పారావు పీజీ సెంటర్ ప్రాంగణంలో ఎంపిక చేస్తున్నట్లు కృష్ణాజిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి వి.వి.వి.ప్రసాద్ తెలిపారు. 2005 జనవరి రెండో తేదీ తరువాత పుట్టిన వారు ఈ పోటీలకు అర్హులన్నారు. పోటీల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న క్రీడాకారులు 22వ తేదీ ఉదయం 8 గంటల లోపు ఎంపిక ప్రాంగణానికి చేరుకోవాలని సూచించారు. ఎంపికైన క్రీడాకారులు అక్టోబర్ ఐదు నుంచి ఏడు వరకు వైజాగ్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. వివరాలకు ఆర్.వేణుగోపాల్ (9490334333)ను సంప్రదించాలని సూచించారు.

అక్కినేని నటజీవితం ఆదర్శనీయం



విజయవాడ కల్చరల్: సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటజీవితం ఆదర్శప్రాయమని అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు చీదెళ్ళ నాగేశ్వరరావు అన్నారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, తెలుగు కళావాహిని ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని కొత్తా పూర్ణానందం కళావేదికపై బుధవారం అక్కినేని శత జయంతి ఉత్సవాలు, అక్కినేని జాతీయ పురస్కారాలు, సినీ సంగీత విభావరి నిర్వహించారు. శత జయంతి ఉత్సవాలను ప్రారంభించిన నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వయం కృషితో ఉన్నత శిఖరాలకు చేరుకున్న నటుడు అక్కినేని అని అభివర్ణించారు. అనంతరం డాక్టర్ సీహెచ్ కీర్తి చౌదరి, సంగీత విద్వాంసుడు, సీహెచ్ బ్రహ్మానందరావుకు అక్కినేని జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు. తెలుగు కళావాహిని అధ్యక్షుడు చింతకాయల చిట్టిబాబు, కె.డేవిడ్ రాజు, అక్కినేని జీవిత విశేషాలు వివరించారు. న్యాయవాది కోట జయరాజు, డాక్టర్ సతీష్ చౌదరి, కళాపోషకుడు మీరాకుమార్, బోడి ఆంజనేయ రాజు, పసుపులేటి వెంకటరమణ పాల్గొన్నారు. నగరానికి చెందిన గాయనీ గాయకులు అక్కినేని చిత్ర గీతాలను ఆలపించారు.

నేడు నాటిన మొక్కే రేపు రక్షణ కవచం

మేయర్ రాయన భాగ్యలక్ష్మి

పటమట(విజయవాడతూర్పు): కాలుష్యం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నేడు మనం నాటిన మొక్కే రేపు మనకు రక్షణ కవచంగా మారుతుందని విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. నగరంలో జరుగుతున్న స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని వార్డులలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బంది చేపట్టారు. అందులో భాగంగా ఆమె బుధవారం 46వ డివిజన్లో పాల ఫ్యాక్టరీ దగ్గర నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, విజయవాడ నగర పాలక సంస్థను స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు.



మొక్కను నాటి నీరు పడుతున్న వీఎంసీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి

వరద ప్రభావిత వార్డుల్లో పన్నుల వసూళ్లు తాత్కాలికంగా వాయిదా

అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): ప్రస్తుతం విజయవాడలో నెలకొన్న వరద పరిస్థితుల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని.. ప్రభుత్వ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాలలో ఆస్తి, ఇతర పన్నుల వసూళ్లను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యాన్‌చంద్ర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి ఎస్.చంద్రబాబునాయుడు పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాలైన 32 వార్డులలో (1, 5,7,15,16,17,18,19, 20,21,22,30, 32, 40, 41,42,43,44, 45,46,47,54,55, 56,57,58, 59, 60,61,62,63,64) వచ్చే మూడు నెలల వరకు విజయవాడ నగరపాలక సంస్థ వారికి చెల్లించాల్సిన ఆస్తి పన్ను, తదితర పన్నుల వసూళ్లను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామన్నారు.

వరద ప్రాంతాల్లో ఎస్టీలు జీవనోపాధి కోల్పోయారు

రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ శంకరరావు

భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయని, ముఖ్యంగా ఎస్టీల జీవనోపాధిని బాగా దెబ్బతీశాయని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు తెలిపారు. ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్‌తో కలిసి బుధవారం వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, న్యూ రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీ ప్రాంతాల్లో పర్యటించారు. వరదల వలన ఆదివాసీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అందిన సహాయ, సహకారాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరద కారణంగా ఎస్టీలకు జరిగిన నష్టాలను మరింత లోతుగా తెలుసుకుని ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటించినట్లు చెప్పారు. ఎస్టీ కమిషన్ కార్యదర్శి కె.రామశేషు, ఏఓ ఎం.విజయ్‌కుమార్, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ మానుపాటి నవీన్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జె.సునీత, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.రామచంద్రయ్య, ఎస్టీ సంక్షేమ సంఘం నేత ఉదయ్ కుమార్, విజయవాడ నార్త్ తహసీల్దార్ సీహెచ్ శిరీషా దేవి, రూరల్ తహసీల్దార్ బి.సుగుణ తదితరులు పాల్గొన్నారు.